క్లుప్తంగా

సిరులతల్లికి సహస్ర తులసీదళార్చన



తులసీ దళార్చనలో కనకమహాలక్ష్మి

డాబాగార్డెన్స్ : సహస్రాది తులసీ దళాల నడుమ సిరులతల్లి కనకమహాలక్ష్మి అమ్మవారు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. బురుజుపేటలో వెలసిన కనకమహాలక్ష్మి ఆలయంలో గురువారం సహస్ర తులసిపూజను శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ పూజలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈవో కె. శిరీష, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్ కొల్లి సింహాచలం, ఏఈవో వి. రాంబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం



ఎంపికైన నూతన కార్యవర్గం

డాబాగార్డెన్స్: జూనియర్ చాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్(వాల్తేర్ శాఖ) నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గురువారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించారు. 43వ ఇన్సులేషన్ కార్యక్రమంలో అధ్యక్షురాలిగా జ్యోతి మద్రి, ఇతర కార్యవర్గ సభ్యులతో జేసీఐ జాతీయ అధ్యక్షుడు ఎంకే కార్తికేయన్, మాజీ జాతీయ ఉపాధ్యక్షురాలు రజిత పూసర్ల, జోన్-4 అధ్యక్షుడు జీఎస్ఎన్ వర్మ, ఉపాధ్యక్షుడు పి. అనుదీప్‌జోసెఫ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు కార్తికేయన్ మాట్లాడుతూ సమాజానికి సహాయం, శిక్షణ అందించాలనే ఉద్దేశంతో స్థాపించిన జేసీఐ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు. నూతన అధ్యక్షురాలు జ్యోతి మద్రి మాట్లాడుతూ జేసీఐ తొలి మహిళా అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయడం సంతోషంగా ఉందన్నారు. గత అధ్యక్షుల సలహాలు, సూచనల మేరకు కార్యవర్గ సభ్యుల సహాయ సహకారాలతో సేవా కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్టు తెలిపారు.

రేణుక ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు

అల్లిపురం: కెప్టెన్ రామారావు జంక్షన్‌లో గల రేణుక ఎల్లమ్మ అమ్మవారిని వైఎస్సార్‌సీపీ నాయకుడు, కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ రమణమూర్తి, కళావతి దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నసమారాధన కార్యక్రమాన్ని డాక్టర్ దంపతులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, ఆలయ అధ్యక్షుడు కర్రి నీలకంఠం, కోశాధికారి వాసుపల్లి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణమూర్తి దంపతులను ఆలయ కార్యవర్గం సత్కరించింది.

8న వైదిక సదస్సు

సీతంపేట : శంకరమఠంలో ఈ నెల 8వ తేదీన కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పురోహిత, అర్చక వర్గ సభ్యులతో వైదిక సదస్సు నిర్వహించనున్నారు. విజయయాత్ర సందర్భంగా ఆయన శంకరమఠానికి ఇటీవల విచ్చేయగా.. భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆదివారం సాయంత్రం 6 గంటలకు వైదిక సదస్సు నిర్వహిస్తున్నారని.. అర్చక, పురోహితులు స్వామి అనుగ్రహాన్ని పొందగలరని శంకరమఠం ప్రతినిధులు ఓ ప్రకటనలో కోరారు. సదస్సులో పాల్గొనే వారు 94415 03935, 99898 93557లో సంప్రదించవచ్చు.

సంక్షేమం పరుగులు



29వ వార్డులో నూతన పింఛన్లు అందజేస్తున్న కార్పొరేటర్ నారాయణరావు



సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మేరీజోన్స్, రాజు, లబ్ధిదారులు



కొత్త పెన్షన్లు అందజేస్తున్న కార్పొరేటర్ పూర్ణిమ శ్రీధర్, ఏపీడీ పద్మావతి

డాబాగార్డెన్స్: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారని, ప్రజలకు ఆయన అందజేస్తున్న సంక్షేమ ఫలాలను తమ రాష్ట్రాల్లో కూడా ప్రజలకు అందించాలని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయని 29వ వార్డు కార్పొరేటర్ ఉరికిటి నారాయణరావు అన్నారు. జీవీఎంసీ లో నూతనంగా మంజూరైన 50 పింఛన్లను గురువారం దండుబజార్ సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రూ.250 పెంచుతూ ప్రస్తుతం రూ.2750 పెన్షన్ ఇస్తున్నారని, వచ్చే ఏడాది రూ.3వేలు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందజేయనుందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్, ఇంటి స్థలం మంజూరు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందుకు కులాలు, మతాలు, పార్టీలకు అతీతమన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, నేరుగా లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందివ్వడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, సెక్రటరీలు, వలంటీర్లు, ఆర్పీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

అల్లిపురం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త పింఛన్లు అందజేసి అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మల మోముల్లో సంతోషం నింపారని 33వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు రంధి గోపీకృష్ణ, పార్టీ పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి బొడ్డేటి ప్రసాద్ అన్నారు. గౌరీ స్ట్రీట్ సచివాలయం వద్ద గురువారం పింఛన్ లబ్ధిదారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా పింఛన్లు మంజూరు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు పార్టీలకు అతీతంగా అర్హత గల ప్రతి ఒక్కరికి అందజేయాలన్నదే ప్రధాన ఉద్దేశంగా పని చేస్తున్నామన్నారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు, లబ్ధిదారులకు సత్వర సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ ఎవరికైనా రాని ఎడల అర్హులైతే తప్పకుండా తిరిగి మంజూరు చేస్తామని తెలిపారు.

క్యాన్సర్ పేషెంట్‌కు కొత్త పెన్షన్ మంజూరు..

వార్డు పరిధిలో వెంకటేశ్వరమెట్టపై నివసిస్తున్న నూకమ్మ అనే మహిళ క్యాన్సర్‌తో బాధపడుతోంది.



గౌరీవీధి సచివాలయం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు



క్యాన్సర్ పేషెంట్ నూకమ్మకు పింఛన్ అందజేస్తున్న రంధి గోపి తదితరులు

ఆమెకు కొత్తగా పింఛన్ మంజూరు కావటంతో గురువారం ఆమెకు వార్డు అధ్యక్షుడు రంధి గోపి, బొడ్డేటి ప్రసాద్, సచివాలయ సెక్రటరీలు పీవీ కిరణ్‌కుమార్, జాన్‌బాబు, వలంటీర్ గౌష్య, లక్ష్మీకాంతం ఆమె ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు.

36వ వార్డులో..

డాబాగార్డెన్స్: జీవీఎంసీ 36వ వార్డులో నూతనంగా మంజూరైన 56 పింఛన్లను ఆ వార్డు కార్పొరేటర్ మేరీ జోన్స్, వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు గురువారం వార్డు పరిధి సచివాలయంలో అందజేశారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మేరీజోన్స్ మాట్లాడుతూ నిరుపేద ప్రజల గుండెల్లో నిలిచిపోయే దేవుడని జగన్‌మోహన్‌రెడ్డిని కొనియాడారు. 36వ వార్డులో 1200కు పైబడి పింఛన్లు మంజూరు చేయడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో పలువురు వార్డు నాయకులు పాల్గొన్నారు.

జ్ఞానాపురంలో..

కంచరపాలెం: జ్ఞానాపురంలోని బిషప్ కాయిత మరియదాస్ కమ్యూనిటీ హాల్ సచివాలయంలో గురువారం లబ్ధిదారులకు పెన్షన్లు, రెండో విడత ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాటలను లక్ష్యంగా చేసుకుని సచివాలయ సిబ్బంది, వలంటీర్లు పని చేయాలన్నారు. అవ్వా తాతలకు ఆసరాగా వైఎస్సార్ పెన్షన్ కానుకను రూ.2,500 నుంచి రూ.2750కి పెంచి ఇచ్చారన్నారు. ప్రతి ఇంటికి సీఎం జగన్ పెద్ద కొడుకు పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. వార్డు పరిధిలో ఆగస్టులో 62, జనవరిలో 39 పెన్షన్లు కొత్తగా మంజూరైనట్లు జోన్-5 ఏపీడీ పద్మావతి తెలిపారు. అనంతరం రెండో విడత ఇళ్ల పట్టాలను అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సీవో గణేష్, నాయకులు వేలంగి రావు, అన్నపూర్ణ, దేవి, ఈశ్వరి, ఆనంద్, శ్రీనివాస్, శ్యాంసుందర్‌రెడ్డి, కమల్‌కుమార్, ప్రభాత్, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

వివేకానందుని స్ఫూర్తితో రాణించాలి



ఉత్సవాలు ప్రారంభిస్తున్న స్వామి స్వసంవేద్యానంద, సత్యనారాయణరాజు



విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తున్న సత్యనారాయణరాజు, స్వసంవేద్యానంద

డాబాగార్డెన్స్: పాతనగరంలో గల స్వామి వివేకానంద స్వచ్ఛంద సంస్థలో గురువారం సంస్థ జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రామకృష్ణ మిషన్ సెక్రటరీ స్వామి స్వసంవేద్యానంద, ఎస్ఆర్‌కే ఇన్ఫ్రా చైర్మన్ ఎం. సత్యనారాయణరాజు ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేకానంద సంస్థలో చదవుతున్న ఉచిత ట్యూషన్ విద్యార్థులకు సత్యనారాయణరాజు చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. అలాగే స్వామి వివేకానంద సందేశాత్మక పుస్తకాలు అందజేశారు. విద్యార్థులు స్వామి వివేకానంద సూక్తులు అనుసరించాలని, భారత దేశ గొప్పదనాన్ని విదేశాల్లో గొప్పగా చాటి చెప్పిన వివేకానందుని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఆదర్శప్రాయుడు, ముఖ్యంగా యువత స్వామి వివేకా అడుగుజాడల్లో నడవాలని స్వామి సూచించారు. వివేకానంద జయంత్యుత్సవాలు తొలి రోజు మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు పోటీలకు హాజరయ్యారు. చక్కటి రంగవల్లులతో సంస్థ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. పెద్ద ఎత్తున అన్నసమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావు, మహిళా సభ్యులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

డాబాగార్డెన్స్: ఏపీఈపీడీసీఎల్ జోన్-1 డివిజన్ 33/11కేవీ పోర్టు సబ్‌స్టేషన్, 11కేవీ పంజా జంక్షన్ ఫీడర్, 11కేవీ వెలంపేట ఫీడర్ పరిధిలో విద్యుత్ మరమ్మత్ పనుల కారణంగా శుక్రవారం ఆయా ఫీడర్ల పరిధిలో గల పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు పూర్ణామార్కెట్, జనతాబజార్, వెలంపేట, ఏవీఎన్ కాలేజీ, బురుజుపేట, పంజా జంక్షన్, చిలకపేట, పోర్టు, సెయిల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, ఎన్ఎండీసీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని.. వినియోగదారులు సహకరించాలని కోరారు.

కేజీహెచ్ సూపరింటెండెంట్‌కు అభినందనలు



కేజీహెచ్ సూపరింటెండెంట్‌ను అభినందిస్తున్న బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు

డాబాగార్డెన్స్: కేజీహెచ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ పి. అశోక్‌కుమార్‌ను బీసీ ప్రజా సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు తుమ్మిడి రామ్‌కుమార్, సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు కట్టా మల్లేశ్వరరావు, ఈగలపాటి యువశ్రీ, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధి రొట్టా లాలాక్షి, లోలబట్టు అనసూయ, సీహెచ్ శ్రీదేవి, పిన్నింటి మంగ తదితరులు గురువారం కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

స్నేహాంజలి మూర్తి శిష్య బృందానికి ఆహ్వానం

డాబాగార్డెన్స్ : గత 33 ఏళ్లుగా దేశ విదేశాల్లో తెలుగు సంప్రదాయాలు, తమ కళా కార్యక్రమాలతో ప్రవాసాంధ్రులను అలరిస్తున్న స్నేహాంజలి ఆర్ట్స్ శిష్య బృందానికి ఆహ్వానం అందిందని ప్రోగ్రామ్ డైరెక్టర్ వి. శైలజామూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 8న దేశ రాజధాని ఢిల్లీ ఆంధ్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలికినట్టు ఆమె పేర్కొన్నారు. పల్లెల్లో జరిగే సంక్రాంతి పండగ వాతావరణాన్ని కళ్లకు కట్టేలా అనేక నృత్యరూపకాలతో ఢిల్లీలో గల ప్రవాసాంధ్రులను 15 మంది స్నేహాంజలి మూర్తి శిష్యబృందం అలరించనున్నట్టు ఆమె చెప్పారు.

క్యాలెండర్ ఆవిష్కరణ

విశాఖ, లీగల్: నవ్యాంధ్ర లాయర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 2023 క్యాలెండర్‌ను విశాఖ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాల్లో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బార్ అసోసియేషన్ కార్యదర్శి వై.వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు ఎన్.సన్యాసిరావు విచ్చేసి క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొయ్య హరిహర రెడ్డి, వై.వసంతలక్ష్మి, ఎన్.విజయకుమార్, బి.కరుణాకర్, ఎంపిరాజు, ఏడుకొండలు, కె.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వాసుపల్లి వితరణ



సయ్యద్ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి

డాబాగార్డెన్స్: విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధి 30వ వార్డు తాడివీధి (కుమ్మరవీధి)లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంతో సయ్యద్ గౌస్ ఇల్లు, ఇంట్లోని పరికరాలు పూర్తిగా కాలిబూడిదైన విషయం తెలిసిందే. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ సయ్యద్ గౌస్ కుటుంబానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మానవతా దృక్పథంతో రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సయ్యద్ గౌస్ కుమ్మరవీధి జెండా చెట్టు వద్ద భార్య, ఇద్దరు పిల్లలతో ఏసీ మెకానిక్ వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో గత నెల 29న శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. ఈ తరుణంలో ఇంటికి తాళాలు వేసి, ఆయన భార్య, పిల్లలు గత నెల 31న గౌస్‌ను చూసేందుకు ఆసుపత్రికి వెళ్లారని, ఇంట్లోని ఫ్రిడ్జ్ ద్వారా షార్ట్ సర్క్యూట్ అయి అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలిపారు. దీంతో సయ్యద్ కుటుంబం రోడ్డున పడిందని తమ పార్టీకి చెందిన నాయకుల ద్వారా తెలుసుకున్నానని ఎమ్మెల్యే చెప్పారు. కలెక్టర్, ఎమ్మార్వోకి ఈ విషయం వివరించామని, సర్వం కోల్పోయిన సయ్యద్ కుటుంబాన్ని ఆదుకోవాలని, తక్షణమే నష్టపరిహారం చెల్లించేలా చూడాలని కోరినట్టు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ కోడూరు అప్పలరత్నం, సత్యనారాయణ, పోలిపల్లి జ్యోతి, కోన శంకర్, తాడి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

వాసవీ క్లబ్ వనిత నూతన కార్యవర్గం ఎన్నిక



సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కందుల నాగరాజు తదితరులు

అల్లిపురం: వాసవీ క్లబ్ వనిత (కేజీ గుప్తా ఫెలో వైజాగ్ ఫెమినా క్లబ్) నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గోల్డెన్ కేజీ గుప్తా గవర్నర్, 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షురాలిగా ఎస్.సుభద్ర, కార్యదర్శిగా సీహెచ్ గాయత్రి, కోశాధికారిగా కేవీ సూర్యకుమారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కందుల నాగరాజు చేతుల మీదుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులకు సీమంతాలు చేసి ఆసుపత్రి ఖర్చులకు ఆర్థిక సహకారం చేశారు. పది మంది పేద విద్యార్థులకు కాలేజీ ఫీజులు అందజేశారు. పేదలకు అన్నదానం చేసి, దుప్పట్లు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాసవీ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజంలో ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్‌లో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని నూతన కమిటీకి సూచించారు. కార్యక్రమంలో డి. నాగేశ్వరరావు, ఎస్.మహేశ్వరరావు, ముక్కు శ్రీనివాస్, వీవీ గుప్త, సాంబమూర్తి, ప్రసాద్‌గుప్త, బీవీ సావిత్రి, సత్యలక్ష్మి, చక్క చందన తదితరులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు.

రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన



వీడియో ప్రదర్శనను తిలకిస్తున్న వాహన చోదకులు, పాదచారులు



టౌన్ కొత్తరోడ్డు కూడలిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఎస్ఐ భాస్కరరావు

అల్లిపురం : రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీసులు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా రద్దీ ప్రాంతాల్లో వీడియోలు ప్రదర్శిస్తూ వాహన చోదకులు, పాదచారులకు అవగాహన కల్పిస్తున్నారు. గురువారం సాయంత్రం టౌన్ కొత్తరోడ్డు వద్ద వీడియో ప్రదర్శన ద్వారా రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ప్రజలు, వాహన చోదకులకు వివరించారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్, ట్రాఫిక్ ఏడీసీపీ ఎస్కే ఆరిపుల్ల ఆదేశాల మేరకు క్రైం ప్రివెన్షన్, రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ వాహనాన్ని ప్రజల మధ్యకు తీసుకువచ్చారు. దాని సహకారంతో సిటీలోని ముఖ్య కూడళ్ల వద్ద వాహనాన్ని నిలిపి ఇప్పటి వరకు సిటీలో ఊహించని విధంగా జరిగిన రోడ్డు ప్రమాదాలను వన్‌టౌన్ ట్రాఫిక్ ఎస్ఐ భాస్కరరావు వీడియో రూపంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు రోడ్డుమీద ప్రయాణిస్తున్న సమయంలో వేగాన్ని తగ్గించుకోవాలని, ముఖ్యమైన కూడళ్ల వద్ద జాగ్రత్తగా మలుపులు తిరగాలని, తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని వివరించారు. ప్రమాదాలను అరికడదాం.. సురక్షితంగా ప్రయాణిద్దాం అనే నినాదంతో విశాఖ సిటీ ట్రాఫిక్ పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరారు.

వైఎస్సార్‌సీపీ నాయకుడికి ఎమ్మెల్యే ఆర్థికసాయం



నౌషద్‌కు ఆర్థిక సహాయం అందజేస్తున్న ఎమ్మెల్యే వాసుపల్లి



కేజీహెచ్‌లో నౌషద్‌ను పరామర్శిస్తున్న డాక్టర్ జాన్‌వెస్లీ తదితరులు

మహారాణిపేట : అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 34వ వార్డు వైఎస్సార్‌సీపీ నాయకుడు నౌషద్‌ను గురువారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పరామర్శించి రూ. 10 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జాన్‌వెస్లీ పరామర్శ

జగదాంబ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు నౌషద్‌ను క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ జాన్‌వెస్లీ గురువారం పరామర్శించారు. నౌషద్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న జాన్ వెస్లీ కేజీహెచ్‌కు వెళ్లి మాట్లాడారు. వైద్యం అందుతున్న తీరు తెలుసుకున్నారు. న్యూరోసర్జన్ చీఫ్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోనా శంకర్, తాడి రవితేజ తదితరులు పాల్గొన్నారు.

రౌడీమూకల దాడిలో వైఎస్సార్ సీపీ కార్యకర్తకు గాయాలు



డాబాగార్డెన్స్ : జీవీఎంసీ 36వ వార్డుకు చెందిన వైఎస్సార్ సీపీకి చెందిన కుందేటి సుధాకర్‌పై కొంత మంది రౌడీమూకలు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సుధాకర్‌ను వార్డు అధ్యక్షుడు మాసిపోగు రాజు చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం సుధాకర్ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడు వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించాడు.

జోన్-4 ఇన్‌చార్జి ఏసీపీ బాధ్యతల స్వీకరణ

జగదాంబ: జీవీఎంసీ జోన్-4 ఇన్‌చార్జి అసిస్టెంట్ టౌన్‌ప్లానర్‌గా వినయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈయన ఇదే కార్యాలయంలో టీపీవోగా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఆయన ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించారు.

ఉపాధ్యాయుల పనితీరుపై అసంతృప్తి



చిన్నారికి భోజనం తినిపిస్తున్న డీఈవో చంద్రకళ

డాబాగార్డెన్స్ : జిల్లా విద్యాశాఖాధికారిణి ఎల్. చంద్రకళ గురువారం జీవీఎంసీ ప్రకాశరావుపేట ప్రాథమిక, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లు ఉపాధ్యాయుల బోధన తీరు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, వర్క్‌బుక్స్, అవి దిద్దే విధానం, ఎఫ్ఏ-2, పేపర్ల మూల్యాంకన, మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల పరిశుభ్రత, జగనన్న విద్యా కానుక అమలు తీరును పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పని తీరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల గైర్హాజరుపై మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రకాశరావుపేట పరిధిలో గల కాలనీని సందర్శించి అక్కడున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక సభ్యులను కలిసి సుమారు 15 మంది పిల్లల్ని తిరిగి బడిలోకి తీసుకురావడానికి తగు చర్యలు సూచిస్తూ ప్రధానోపాధ్యాయుడిని ఆదేశించారు. పాఠశాల పిల్లలతో కలిసి చంద్రకళ భోజనం చేశారు. జిల్లా విద్యా శిక్షణా సంస్థ ప్రధానాచార్యుడు మాణిక్యం నాయుడు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి గౌరీశంకరరావు పాల్గొన్నారు.

వార్డులు పరిశుభ్రంగా ఉంచాలి



వార్డులో పర్యటిస్తున్న జెడ్సీ శివప్రసాద్, కార్పొరేటర్ పల్లా అప్పలకొండ

జగదాంబ: వార్డులు పరిశుభ్రంగా ఉండాలని జోన్-4 కమిషనర్ కె. శివప్రసాద్ అన్నారు. గురువారం ఆయన జోన్ పరిధిలోని 28వ వార్డులో కార్పొరేటర్ పల్లా అప్పలకొండతో కలిసి పర్యటించారు. సింగ్‌హోటల్ జంక్షన్, పిఠానిదిబ్బ, జగదాంబ ప్రధాన రహదారి ప్రాంతాలను పరిశీలించిన ఆయన రహదారి పక్కన ఎటువంటి చెత్త కుప్పలు ఉండకూడదన్నారు. ఎప్పటికప్పుడు డస్ట్‌బిన్లలో చెత్తను తొలగించి డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. పారిశుధ్య సెక్రటరీలు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రం చేయించాలన్నారు. అదే విధంగా క్లాప్ వాహనాలు ప్రతి ఇంటికీ వెళ్లి చెత్త సేకరణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏసీపీ వినయ్‌ప్రసాద్, శానిటరీ సూపర్‌వైజర్ కిశోర్, సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

జ్ఞానాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ



కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న భక్త సంఘాల సభ్యులు

కంచరపాలెం: జ్ఞానాపురంలో విశ్రాంత పోప్ బెనెడిక్ట్-16ను స్మరిస్తూ గురువారం సాయంత్రం రెవరెండ్ ఫాదర్ జొన్నాడ జాన్ ప్రకాష్ నేతృత్వంలో క్రైస్తవులు సెయింట్ పీటర్స్ ప్రధాన దేవాలయం నుంచి రక్షణగిరి ముఖద్వారం వరకు సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్‌లో ప్రార్థన స్థలాలు, గురు నిలయాలపై అల్లరి మూకల దాడిని ఖండిస్తూ కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మైనారిటీలపై దాడులు అరికట్టాలని, వారి ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు. ర్యాలీలో పీపీసీ సభ్యులు, అన్ని భక్త సంఘాల సభ్యులు, ఏపీసీయూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.